సాక్షి
నంద్యాల
ఆదివారం । 15 । సెప్టెంబర్ । 2024



శ్రీమఠంలో తమిళనాడు డీజీపీ

మంత్రాలయం: రాఘవేంద్రస్వామి దర్శనార్థం తమిళనాడు డీజీపీ శంకర్ జివాల్ శనివారం మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో కాసేపు ముచ్చటించారు.



ప్రతీకాత్మక చిత్రం

వజ్రం లభ్యం

తుగ్గలి: మండల పరిధిలోని సూర్యతండాలో శనివారం పొలం పనులకు వెళ్లిన ఓ మహిళకు వజ్రం లభ్యమైనట్లు సమాచారం. అయితే ఈ వజ్రాన్ని ఇంకా విక్రయించనట్లు తెలిసింది.



సెపక్‌తక్రాలో 'మధు'ర విజయం

క్రీడల్లో రాణించేందుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు ఆదోని పట్టణానికి చెందిన మధు. పట్టుదలతో సాధన చేసి అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు.

8లో▸



ప్రభుత్వ వైఖరి మారాలి

పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. నీట్‌లో ర్యాంకులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వైద్య విద్యను ప్రభుత్వ కళాశాలల్లో చదవకుండా అడ్డుకట్ట వేస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఐదు మెడికల్ కళాశాలలను ప్రారంభించి 700 ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు వద్దని రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాయడం చాలా విచారకరం. ఎంతో మంది పేద విద్యార్థులు నీట్‌లో ర్యాంకులు సాధించి వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయం విద్యార్థులకు శాపంగా మారింది. – శ్రీనివాసనాయక్, ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు, కోవెలకుంట్ల



ధనికులకు మాత్రమే వైద్య విద్య



గత ప్రభుత్వం పేదల కోసం పని చేస్తే.. కూటమి ప్రభుత్వం ధనికుల కోసం ఉన్నట్టు కనిపిస్తోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) పద్ధతిలో నిర్వహిస్తే పేదలకు మెడికల్ సీట్లు ఎలా వస్తాయి? ప్రభుత్వ నిర్ణయం చూస్తే ధనికులకే మెడికల్ సీట్లు అన్న విధంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. కొత్త కళాశాలకు అనుమతులు వస్తేనే కొన్ని వందల మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ తీరుతో పేద పిల్లలకు అవకాశం లేకుండా పోయింది. – బత్తుల క్రిష్ణయ్య, దొర్నిపాడు

పేద విద్యార్థులకు నష్టం



రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. వాటిని సీఎం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనుకోవడం అన్యాయం. పేదలకు వైద్య విద్యను అందని ద్రాక్షగా మార్చేందుకు చేసే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చినా.. మాకు వద్దు, మేం అడ్మిషన్లు జరపలేం అంటున్న ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వమే. పీపీపీ విధానంతో పేద విద్యార్థులకు భారీగా నష్టం జరుగుతుంది. – గోపి, నీట్ రాసిన విద్యార్థి తండ్రి, నంద్యాల

న్యూస్‌రీల్

జాతీయ హాకీ పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థి



అర్షద్

నంద్యాల(న్యూటౌన్): జాతీయ స్థాయి హాకీ పోటీలకు నంద్యాల ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి అర్షద్ ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు చాణిక్య రాజు తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణానికి చెందిన అంజాద్ హుసేన్ కుమారుడు అర్షద్ అండర్-17 జాతీయ స్థాయి హాకీ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు వెల్లడించారు. ఈనెల 23 నుంచి 29వ తేదీ వరకు చండీగఢ్‌లో జరగనున్న అండర్-17 హాకీ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక కావడం సంతోషకరంగా ఉందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని అర్షద్‌ను హాకీ కోచ్ శ్రావణ్ అభినందించారు.

28న జిల్లా యువజనోత్సవ సాంస్కృతిక పోటీలు

నంద్యాల(వ్యవసాయం): జిల్లా యువజన సంక్షేమ శాఖ సెట్కూరు ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన స్థానిక పీఎస్సీ, కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవం, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సెట్కూరు కార్యనిర్వహణ అధికారిణి దీప్తి శనివారం తెలిపారు. 15 నుంచి 29 సంవత్సరాల్లోపు యువ కళాకారులకు సాంస్కృతిక పోటీలు, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జానపద నృత్యాలు, జానపద గీతాలు, కోయెట్రీ, స్టోరీ రైటింగ్, పోస్టర్ మేకింగ్, చిత్రలేఖనం, హ్యాండీక్రాఫ్ట్స్, టెక్స్‌టైల్, అగ్రో ప్రొడక్ట్స్ తదితర పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలను రాష్ట్ర స్థాయి, రాష్ట్రస్థాయిలో నిలిచిన వారికి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనాల్సిన యువతీ యువకులు తమ పేర్లు, బృందం వివరాలతో https://bit.ly/ndldyf24 ద్వారా 28వ తేదీ ఉదయం 9గంటల లోపు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9121415234ను సంప్రదించాలన్నారు.

క్వింటా ఉల్లి రూ.4,211

కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి ధర కాస్త పెరిగింది. శనివారం మార్కెట్‌కు 187 మంది రైతులు 6,610 క్వింటాళ్ల ఉల్లిగడ్డలను తీసుకొచ్చారు. కనిష్ట ధర రూ.297, గరిష్ట ధర రూ.4,211 లభించింది. 'సాక్షి'లో ఉల్లి రైతులకు సిండికేట్ దెబ్బ శీర్షకన కథనం ప్రచురితమైన నేపథ్యంలో వ్యాపారుల్లో కొంత మార్పు కనిపించింది. సగటు ధర రూ.3,211 నమోదు కావడం విశేషం. ఎక్కువ లాట్లకు రూ.3వేల నుంచి రూ.3,500 వరకు ధర లభించినట్లు స్పష్టమవుతోంది.

ఆదోనిలో అనాచారం

- మృతదేహాన్ని తీసుకురావొద్దన్న కాలనీవాసులు

ఆదోని అర్బన్: బతికిన రోజుల్లో ఎలాగున్నా.. చనిపోయిన తర్వాత గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆదోని పట్టణంలోని ఓ కాలనీలో పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. అనంతపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని పట్టణం శంకర్‌నగర్ కాలనీకి చెందిన కృష్ణ కుమారుడు రాఘవేంద్ర మృతిచెందారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా.. పోస్టుమార్టం చేసిన మృతదేహాన్ని తీసుకురావద్దని శంకర్‌నగర్ కాలనీవాసులు కొందరు అడ్డుకున్నారు. కాలనీకి అరిష్టమని చెప్పడంతో కుటుంబ సభ్యులు మృతదేహాన్ని చిన్నమార్కెట్‌లో ఉన్న ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

సిద్ధాపురం.. అద్వితీయం

- ఉమ్మడి కర్నూలు జిల్లాలో అతి పెద్ద చెరువు
- రెండు అలుగులతో ప్రత్యేకత
- కృష్ణా, పెన్నా నదులతో అనుబంధం



వాననీటితో జలకళను సంతరించుకున్న సిద్ధాపురం చెరువు

సండే స్పెషల్

అత్మకూరురూరల్: నీరు పల్లమెరుగు అనేది అందరికీ తెలిసిందే. చిన్న నీటి ప్రవాహం కాల్వగా మారి వంకకు చేరి వాగుగా ఉప్పొంగి నది వైపు పరుగులు తీయడం నీరు లక్షణం. నల్లమల సమీపంలోని సిద్ధాపురం చెరువుకు చేరే నీరు మాత్రం ఉత్తరం, దక్షిణం వైపు ప్రవహిస్తూ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అతి పెద్ద చెరువు ఇది. నల్లమల అడవిలోని కొండవాగులు అయిన గరిగలమ్మ వాగు, సుద్దవాగు, గుండ్లవాగు, లోతు వాగు నీటి ప్రవాహం సిద్ధాపురం చెరువుకు చేరుతోంది. ఎక్కడైనా చెరువుకు ఒక అలుగు మాత్రమే ఉంటుంది. ఈ చెరువుకు రెండు వైపులా కుడి, ఎడమ (ఉత్తర, దక్షిణ) అలుగులు ఉన్నాయి. కుడివైపు ఉన్న అలుగు కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తూ నేరుగా భవనాశి వాగుకు చేరుకుని ఆపై కృష్ణ నదికి చేరుకుంటుంది. అలాగే ఎడమ వైపు అలుగు నల్లమల అడవుల్లోని గాలేరు వాగును చేరి గాలేరుతో వెలుగోడు మండలం బోయరేవుల – మాధవరం గ్రామాల మధ్య



పెన్నా వైపు.. నల్లమలలో దక్షిణం అలుగు పారుతున్న దృశ్యం

నిప్పుల వాగుతో కలిసి నంద్యాల ప్రాంతంలో కుందూ నదిలో సంగమిస్తోంది. అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నానదికి చేరుకుంటుంది. సిద్ధాపురం చెరువు గతంలో నాలుగేళ్లకోసారి గాని నిండేది కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా వెలుగోడు



కృష్ణమ్మ వైపు.. ఉత్తరం అలుగు నుంచి కేజీ రోడ్డుకు చేరిన సిద్ధాపురం చెరువు నీరు

బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీరు ఎత్తి పోసేందుకు అనుమతులు ఇవ్వడంతో పాటు సుమారు రూ.100 కోట్లను కేటాయించారు. దీంతో సిద్ధాపురం ఎత్తిపోతల పూర్తయి ఆత్మకూరు మండలంలో 22 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ చెరువు నీటి మట్టం 21 అడుగులకు గాను ఇటీవల కురిసిన వర్షానికి 20 అడుగులకు నీరు చేరి రెండు అలుగులు ఎక్కి పారాయి. నల్లమల అడవుల్లో కొండవాగైన లోతు వాగు స్థిరంగా చెరువులోకి 460 క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని పంపుతోంది. చెరువు కుడి, ఎడమ తూముల మీదుగా లీకేజీ మొత్తం కలుపుకుని ఔట్‌ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. ఈ ఏడాది అధికారుల నిర్లక్ష్యంతో సిద్ధాపురం ఎత్తిపోతలకు వీబీఆర్ నుంచి నీటిని ఎత్తి పోయలేదు. అయినా చెరువు పూర్తి స్థాయిలో నిండటంతో రైతులు రబీకి సిద్ధమవుతున్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటికి తాళం

- పిలిస్తే రాలేదని మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి దౌర్జన్యం





శ్రీనివాసగౌడ్ ఇంటికి తాళం వేసిన దృశ్యం

నందికొట్కూరు: నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి నిరంకుశత్వం కొనసాగుతోంది. పిలిస్తే ఆయన దగ్గరకు రావడం లేదని పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త శ్రీనివాసగౌడ్ ఇంటికి శనివారం సాయంత్రం కావడికారులతో తాళం వేయించారు. అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు చెందిన కల్లు అంగడి బైరెడ్డి దౌర్జన్యంగా లాగేసుకుని ఆయన అనుచరులకు కట్టబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల శ్రీనివాసగౌడ్ కుమారుడు మధు మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి అదే గ్రామానికి చెందిన భర్త చనిపోయిన అమ్మాయిని వివాహం చేసుకొని ఊరికి దూరంగా హైదరాబాద్‌లో కాపురం చేసుకుంటున్నారు. ఏ విషయంలోనూ ఈ కుటుంబం దొరకడం లేదని చివరకు అమ్మాయి మామను అడ్డం పెట్టుకుని పంచాయితీకి పిలిస్తే రాలేదని నిరంకుశత్వంగా బైరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంటికి తాళం వేయడమే కాకుండా ఫోన్లో ఊరును వదిలివెళ్లాలని తనను బెదిరిస్తున్నాడని బాధితుడు శ్రీనివాసగౌడ్ 'సాక్షి'తో శనివారం వాపోయాడు.

ధర లేదని దున్నేశాడు



పచ్చిమిర్చి పంటను రొటావేటర్‌తో దున్నేస్తున్న దృశ్యం

జూపాడుబంగ్లా: సరిగ్గా మూడు నెలల క్రితం కోటి ఆశలతో రెండెకరాల్లో మిరప సాగు చేసిన ఓ కౌలు రైతు రూ. 3 లక్షల నష్టం మూటగట్టుకున్నాడు. మూడు కోతలు పూర్తయినా కూలీల ఖర్చుకు మరో రూ. 20 వేలు చేతి నుంచి వేసుకుని చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇక నష్టాలు భరించలేక ఆ రైతు పంటను దున్నేశాడు. గిట్టుబాటు ధర లేక పోవటంతో జూపాడుబంగ్లాకు చెందిన రైతు మనోహర్‌రెడ్డి శనివారం మిరపపంటను దున్నేశాడు. తంగడంచ గ్రామానికి చెందిన ఓ రైతుకు రూ.40 వేలు ముందస్తు కౌలు చెల్లించి రెండు ఎకరాల్లో పచ్చిమిర్చి పంటను సాగు చేశాడు. పంట ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది తన కష్టాలు తీరినట్లేనని సంతోషించాడు. రెండు ఎకరాలకు ఇప్పటిదాకా పెట్టుబడిగా రూ.2.50 లక్షలుకు పైగా పెట్టాడు. ఇప్పటి వరకు మూడు కోతల కోయగా ఒక్క సారి కూడా ధర కలిసిరాలేదు. మనుము (12 కిలోలు) పచ్చిమిర్చి ధర కేవలం రూ.70 నుంచి రూ.90కు మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేశారు. మిరపకాయలు తెంపటానికి ఒక్కో కూలీకి రూ.300లు ఇవ్వాల్సి ఉండగా తెంపిన మిరపకాయలు విక్రయించగా కనీసం కూలీల ఖర్చులకు కూడా సరిపోలేదు. మూడు కోతల్లో కేవలం రూ.40 వేలు మాత్రమే రాగా చేతి నుంచి మరో రూ.20 వేలు వేసుకొని కూలీలకు డబ్బులు చెల్లించాడు. ఇంకా రెండు, మూడు కోతలు వచ్చే అవకాశం ఉన్నా కూలీలకు సరిపోవని శనివారం రొటావేటర్‌తో దున్నేశాడు. వ్యవసాయంలో లాభాలు పొందాలంటే ప్రకృతితో అనుకూలించడంతో మార్కెట్‌లో ధరలు కూడా కలిసి రావాలి. లేదంటే నష్టాలు మూటగట్టుకోవాల్సిందే.

రూ.3 లక్షల మేర నష్టం



పంట ఆశాజనకంగా ఉండటంతో ఆనందపడ్డాను. అయితే గిట్టుబాటు ధరల్లేని కారణంగా తెంపిన కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. నష్టాలు భరించలేకనే పంటను దున్నేశాను. మార్కెట్‌లో ధరలు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలి. రైతుల కష్టం నేలపాలవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంతో మంది రైతులు అప్పుల పాలై వ్యవసాయం మానేస్తున్నారు.

– మనోహర్‌రెడ్డి, రైతు

లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం

నంద్యాల(వ్యవసాయం): లోక్ అదాలత్‌లో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని మూడవ అదనపు జిల్లా జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ వాసు పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కోర్టు ఆవరణలో నిర్వహించారు. జిల్లాలోని డోన్‌లో 123, నంద్యాల 1097, ఆళ్లగడ్డ 230, బనగానపల్లె 73, కోవెలకుంట్ల 131, ఆత్మకూరు 165, నందికొట్కూరు 230 కేసులు పరిష్కారం కాగా లబ్ధిదారులకు రూ.3.55 కోట్లు అందించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ చిన్న చిన్న సమస్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా లోక్ అదాలత్‌కు వెళ్తే సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాధారాణి



రాజీదారులకు నగదును అందజేస్తున్న జడ్జి రాధారాణి

మట్లాడుతూ రాజీ కాగల కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు, పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆదినారాయణ, ఏజీపీ జగన్‌మోహన్ రెడ్డి, వివేకానందరెడ్డి, పీపీ శ్రీనివాసులు, తులసిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

మద్దిలేటయ్య ఒక్క రోజు ఆదాయం రూ.3.13 లక్షలు

బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీ మద్దిలేటి నరసింహ స్వామి ఆలయానికి భాద్రపదమాసం శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి స్వామి వార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ, ఆకుపూజ, నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు భక్తుల వివిధ సేవలు నిర్వహించుకోవడంతో రూ.3,13,720 ఆదాయం వచ్చినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు.

మహానందిలో వీకెండ్ సందడి

మహానంది: వీకెండ్ సందర్భంగా మహానంది క్షేత్రానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు.



దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు

వ్యాపారుల భయమే 'సొమ్ము'

ఇన్‌కమ్ ట్యాక్స్ ముసుగులో చెలరేగిన సైబర్ నేరగాళ్లు

- మాయ మాటలతో వ్యాపారులకు బురిడీ
- జీఎస్టీ వివరాలతో దాడులకు వస్తున్నామంటూ ఫోన్లు
- దాడులు ఎందుకనుకుంటే ఫోన్‌పేకు డబ్బులు వేయాలని బేరం
- అడిగిన వివరాలు సక్రమంగా ఉండటంతో వ్యాపారుల బెంబేలు
- ఒక్కొక్కరి నుంచి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వసూలు
- ఆదోనిలో రూ.కోటికి పైనే కొల్లగొట్టినట్లు అంచనా



సైబర్ నేరగాడు: హలో! నేను ఇన్‌కమ్ ట్యాక్స్ వార్డు–1 ఇన్‌స్పెక్టర్‌ను. మీ పేరు, సంస్థ వివరాలు ఇవేనా?

వ్యాపారి: సార్! నేనే. చెప్పండి.

సైబర్ నేరగాడు: నీవు ఫైల్ చేసిన ఇన్‌కమ్ ట్యాక్స్ వివరాలను ముందు పెట్టుకుని మాట్లాడుతున్నా. ఇంత మొత్తానికి ఫైల్ చేశావు. గత సంవత్సరం ఎంత టర్నోవర్ ఉంది?

వ్యాపారి: (వివరాలన్నీ సక్రమంగానే ఉండటంతో నిజమైన ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిగా భావించి) గత సంవత్సరం ఫైల్ చేసిన మొత్తం చెప్పేశాడు.

సైబర్ నేరగాడు: నీ ఫైల్ తీసుకొని రెండు గంటల్లో ఐటీ సార్ మీ షాపునకు వస్తారు. వివరాలన్నీ దగ్గర ఉంచుకోండి? ఇదంతా ఎందుకు అనుకుంటే ఫార్మాలిటీస్ చెబుతా?

వ్యాపారి: చెప్పండి సార్. ఎంత ఇవ్వమంటారు.

సైబర్ నేరగాడు: నీ ఫైల్‌ను పక్కన పెట్టించేస్తా. 8121516585 నెంబర్‌కు రూ.15వేలు ఫోన్ పే చేయండి. ఈ మొత్తం నాకు ఒక్కనికే కాదు, ఆఫీసులో అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది.

వ్యాపారి: సైబర్ నేరగాడు చెప్పిన మొత్తం ఫోన్‌పే చేసి, హమ్మయ్యా! ఇన్‌కమ్ ట్యాక్స్ బారి నుంచి బయటపడ్డానని సంబరపడ్డాడు.

.. ఇదీ గత 15 రోజులుగా ఆదోని పట్టణంలో జరుగుతున్న తంతు. ఇది ఈ ఒక్క వ్యాపారితో ఆగిపోలేదు. ఇలాంటి ఫోన్ కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.కోటి రూపాయల వరకు వసూలు చేశారంటే వ్యాపారులు ఏస్థాయిలో మోసపోయారో అర్థమవుతుంది.

ఆదోని అర్బన్: ఇన్‌కమ్ ట్యాక్స్ పేరు చెప్పగానే వ్యాపారుల వెన్నులో వణుకు మొదలవుతుంది. వ్యాపారం సక్రమంగా నిర్వహిస్తూ, అందుకు సంబంధించిన రికార్డుల నిర్వహణ పక్కాగా ఉన్నట్లయితే ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉండదు. అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో అవకతవకలకు పాల్పడినప్పుడు ఉపద్రవం ఏవైపు నుంచి వస్తుందోననే భయం ఉండనే ఉంటుంది. ఈ కోవలోనే వ్యాపారుల్లో దాగి ఉన్న భయాన్ని సొమ్ము చేసుకునేందుకు సైబర్‌నేరగాళ్లు పథకం రచించారు. జీఎస్టీ నెంబర్ తెలుసుకుంటే చాలు.. ఆ వ్యాపారి వివరాలన్నీ చేతికొచ్చేస్తాయి. ఇక్కడే సైబర్‌నేరగాళ్లు తమ తెలివికి పదునుపెట్టారు. దుకాణాలపై రాసి ఉంటున్న జీఎస్టీ నెంబర్‌లను సేకరించారో, లేక ఆ వివరాలను ఎక్కడి నుంచైనా రాబట్టారో కానీ.. వాటితో ఎంచక్కా అజ్ఞాత ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి అవతారమెత్తారు. ఇంకేముంది.. వ్యాపారుల వివరాలన్నీ దగ్గర ఉంచుకొని ఒక్కక్కరికీ ఫోన్ కొట్టడం, వివరాలను తెలపడం.. ఈ పంచాయితీ అంతా ఎందుకు అనుకుంటే ఇంత మొత్తం ఫలానా నెంబర్‌కు ఫోన్‌పే చేయండని చెప్పడం జరిగిపోయింది. వ్యాపారులు కూడా ఎందుకు వచ్చిన తలనొప్పులని అడిగిన మొత్తం ఫోన్‌పే చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ బారి నుంచి తెలివిగా బయటపడ్డామనుకొని లోలోపల సంబరపడ్డారు. ఎవరికైనా చెప్పుకుంటే తమ బొక్కలు బయటపడతాయని ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లా ఉండిపోవడంతో గత 15 రోజులుగా సైబర్‌నేరగాళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.15వేల నుంచి రూ.20వేల చొప్పున ఆదోని పట్టణంలో సుమారు రూ.కోటికి పైగానే ఊడ్చేశారు.

తెలివైన బెల్లం వ్యాపారి..

సైబర్ నేరగాళ్లు అందరి వ్యాపారుల్లానే పట్టణానికి చెందిన ఓ బెల్లం వ్యాపారికి కాల్ చేశారు. ఇతను బాగా చదువుకున్న వ్యక్తి, పైగా ఇన్‌కమ్ ట్యాక్స్ వ్యవహారాల్లో కాస్త అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఫోన్ చేయగా, తన వద్ద అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయని, డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పాడు. అయితే ఒక గంటలో ఐటీ సార్ వస్తారు.. నీకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు పెనాల్టీ పడుతుందని భయభ్రాంతులకు గురిచేశారు. అందుకు బెల్లం వ్యాపారి కూడా అదేస్థాయిలో స్పందిస్తూ, పడితే పడిందిలే చూద్దామని చెప్పడంతో సైబర్ నేరగాడు ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత సదరు వ్యాపారి జరిగిన విషయాన్ని పలువురు వ్యాపారులతో చర్చించాడు. దీంతో మోసపోయిన పలువురు వ్యాపారులు అప్పుడు విషయాన్నంతా ఆయనకు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ తంతు గత 15 రోజులుగా పట్టణంలో జరుగుతున్నట్లు తెలుసుకున్న వ్యాపారులు తాము మోసపోయిన తీరుకు లోలోన మదనపడుతున్నారు. వందల సంఖ్యలో వ్యాపారుల ఈ కోవలో రూ.కోటికి పైనే పోగొట్టుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

బాగా తెలిసిన వాళ్ల పనే..

జీఎస్టీ సమాచారం, ఇన్‌కమ్ ట్యాక్స్.. వ్యాపారుల వివరాలు తెలుసుకోవాలంటే సులువైన విషయమే కాదు. సాధారణంగా వ్యాపారులు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేసేందుకు చార్టెడ్ అకౌంటెంట్‌లను ఆశ్రయిస్తారు. వీళ్లు తమ వద్ద ఒకరిద్దరు జూనియర్‌లను ఏర్పాటు చేసుకుంటారు. వీరి వద్ద ఆయా వ్యాపారులకు సంబంధించిన వివరాలన్నీ అందుబాటులో ఉంటాయి. ఇలా పనిచేసి మానేసిన వారే సైబర్ నేరగాళ్ల అవతారం ఎత్తి ఈ దందాకు పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అధికారులైతే తప్పకుండా నోటీసులు ఇస్తారు

ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేయాలంటే తప్పనిసరిగా ముందుగానే నోటీసులు జారీ చేస్తారు. కనీసం సర్వే చేయాలన్నా కూడా నోటీసులు ఇచ్చే వస్తారు. అంతేకానీ ఎవరు పడితే వారు, ఫోన్లు చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమని చెప్పి దాడులు చేయడం జరగదని ఓ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారి తెలిపారు.

క్లుప్తంగా

పంటల నమోదుకు నేడు చివరి రోజు

కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంటల నమోదు ప్రక్రియ 98.10 శాతం పూర్తయింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 15లోపు ఈ-పంట యాప్‌లో పంటలను నమోదు చేయాల్సి ఉంది. పంటల నమోదుకు చివరి రోజు ఆదివారమే. ఖరీఫ్ సాధారణ సాగు 10,35,895 ఎకరాలు ఉండగా.. 10,08,154 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో 9.89 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటలను నమోదు చేశారు. కల్లూరు, ఓర్వకల్, పెద్దకడుబూరు, మంత్రాలయం, ఆస్పరి, హాలహర్వి, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాల్లో వంద శాతం పంటల నమోదు పూర్తయింది. మిగిలిన మండలాల్లో పంటల నమోదు 0.50 శాతం నుంచి 6 శాతం వరకు పెండింగ్‌లో ఉంది. నమోదు చేసిన పంటలకు సంబంధించి 9,59,915 హెక్టార్ల(97.06 శాతం)లో సాగు చేసిన పంటలకు వీఏఏ ఈ-కేవైసీ పూర్తి చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐకి గాయాలు

ఆదోని అర్బన్: రోడ్డు ప్రమాదంలో ఆదోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ రామ్‌నాథ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మోటారుసైకిల్‌పై ఇంటికెళ్తుండగా కొత్త బస్టాండు సమీపంలో ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఎస్‌ఐ చేతికి గాయాలయ్యాయి. గాయపడిన ఎస్‌ఐను చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

జీఓ 117ను రద్దు చేయాలి

కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జీఓ 117ను రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌కుమార్, రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కార్మిక, కర్షక భవనంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పాటు తెలుగు మీడియంలో బోధన ఉండాలన్నారు. నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. పీఆర్‌సీ ద్వారా నివేదిక తెప్పించుకొని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐఆర్ ప్రకటించాలన్నారు. త్వరలోనే కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరులో యూటీఎఫ్ జిల్లా మహాసభలను నిర్వహించేందుకు ఆ మండల కమిటీ ముందుకు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్‌పాటి, సహాధ్యక్షులు హేమంత్‌కుమార్, మహిళా విభాగం సహాధ్యక్షురాలు జీవిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగమణి, ఆర్థిక కార్యదర్శి యోహోషువ, జిల్లా కార్యదర్శి తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

సెపక్‌తక్రాలో 'మధు'రమైన విజయం

- జాతీయ జట్టుకు ఎంపికైన ఆలూరు యువకుడు
- ఏసియన్ బీచ్ చాంపియన్ పోటీల్లో పాల్గొనున్న క్రీడాకారుడు
- ఈ నెల 18 నుంచి 23 వరకు చైనాలో పోటీలు

సెపక్‌తక్రా అంటే పూర్తిగా తెలియని వయస్సు నుంచే ఆ క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. పేదరికంతో అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా తండ్రి ప్రోత్సాహంతో లక్ష్యం వైపు దూసుకెళ్లాడు. కోచ్ నుంచి మెలకువలు నేర్చుకుని నిరంతరం సాధన చేశాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. అంతర్జాతీయ పోటీలకు ఎంపికై దేశం తరపున పాల్గొనేందుకు వెళ్తున్న క్రీడాకారుడిని అందరూ అభినందిస్తున్నారు.


గోవా రాష్ట్రంలో నిర్వహించిన 37వ నేషనల్ గేమ్స్‌లో ఆడుతున్న మధు (ఫైల్)


జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన జట్టు సభ్యులతో..

ఆలూరు రూరల్: క్రీడల్లో రాణించేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఆలూరు యువకుడు మధు. పట్టుదలతో సాధన చేసి అంతర్జాయతీ స్థాయి పోటీలకు ఎంపికై ఆదర్శంగా నిలిచాడు. ఆలూరులోని సిద్దేశ్వర కాలనీకి చెందిన బసవరాజ్, సర్వస్వతీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. తండ్రి బసవరాజ్ చిరు వ్యాపారి. కొన్ని తోపుడు బండిపై పల్లీలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించాడు. ప్రస్తుతం ఆలూరులో గోబీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. పేదరికం వెక్కిరిస్తున్నా.. పిల్లల ఇష్టాలను కాదనలేదు. కుమారుడు మధు సెపక్ తక్రా క్రీడలో రాణిస్తుండడంతో ఎక్కడ పోటీలు జరిగినా పంపేవారు.

మధు విజయ ప్రస్థానమిదీ..

కాలితో బాల్‌ను తంతూ పాయింట్లు రాబట్టే సెపక్ తక్రా క్రీడపై 8వ తరగతి చదివే రోజుల్లోనే మధు ఆసక్తి పెంచుకున్నాడు. విద్యార్థి ఆసక్తిని గమనించి ఓ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న హనుమెంతరెడ్డి ప్రోత్సహించాడు. ఎనిమిదో తరగతి చదువుతూనే కర్నూలు జిల్లా అండర్-14 సెపక్‌తక్ర జట్టుకు ఎంపికయ్యాడు. అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగాడు. ఆలూరులోనే పది, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన మధు జాతీయ స్థాయిలో 12 సార్లు సెపక్‌తక్రా క్రీడలో తన ప్రతిభ చాటాడు. అన్ని ఫార్మెట్లలో ఇప్పటి వరకు 14 పతకాలు సాధించాడు.

- 2014లో కర్నూలులో నిర్వహించిన 17వ సబ్ జూనియర్ సెపక్‌తక్రా పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
- 2016లో నిర్వహించిన జూనియర్ నేషనల్ లెవల్ పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.
- 2017లో హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్‌తో మెరిశాడు.
- 2018లో నిర్వహించిన పోటీల్లో బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
- ఏపీలోని నారాయణపురంలో నిర్వహించిన 65వ స్కూల్ గేమ్స్‌లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు.
- హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నాడు.
- 2023లో గోవాలో నిర్వహించిన 37వ నేషనల్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
- పదేళ్ల నుంచి జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చడంతో అండర్ 23 విభాగంలో ఆగస్టు 11న ఏసియన్ బీచ్ సెపక్‌తక్రా చాంపియన్ షిప్ పోటీలకు భారత జట్టు తరపున ఎంపికయ్యాడు. చైనాలోని కింగ్‌డావోలో ఈ నెల 18 నుంచి 23 వరకు పోటీలు జరగనున్నాయి.

కల నెరవేరింది



తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ హనుమంత రెడ్డి శిక్షణతో ఈ స్థాయికి చేరాను. ఏసియన్ బీచ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. దేశం తరపున ఆడాలనే నా కల నెరవేరింది. మొదటి సారి అంతర్జాతీయ పోటీలకు సొంత ఖర్చులతో చైనా వెళ్తున్నా. దాతలు ముందు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తే సెపక్‌తక్రా క్రీడలో రాణించి దేశానికి మంచి పేరు తీసుకువస్తా.

– మధు, సెపక్‌తక్రా క్రీడాకారుడు

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం


ఇంటర్నేషనల్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించినట్లు పత్రాన్ని ఇస్తున్న రాజ లూత్ర

కర్నూలు (టౌన్): కర్నూలు నగర శివారులోని రీమా చర్చి కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన హ్యాండ్ రిటన్ బైబిల్ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. బైబిల్ రీడింగ్ చాలెంజ్ టీమ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ నలుమూలల నుంచి 160 మంది మహిళలు పాల్గొన్నారు. ఒకేసారి అందరూ కలిసి 8 గంటల వ్యవధిలో బైబిల్ గ్రంథాన్ని చేతిరాతతో పూర్తి చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన రాజ లూత్ర పర్యవేక్షణ చేసి రికార్డు నమోదు చేసినట్లు ప్రకటించారు. అనంతరం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును ప్రదానం చేశారు. గిప్సన్ చర్చి సీనియర్ పాస్టర్ కృపాదానం, నిర్వాహకులు ప్రశాంత్, మేరి జోత్స్న, మేరి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

నందికొట్కూరు: పట్టణ పరిధిలోని ఏబీఎం పాలెంకు చెందిన కాటిపోగు ప్రకాశం(63) శుక్రవారం నీటి కుంటలో పడి మృతి చెందాడు. ఎస్‌ఐ సురేష్ బాబు తెలిపిన వివరాలు.. ప్రకాశంకు ఏబీఎం పాలెం సమీపంలో భూమి ఉంది. ప్రతి రోజు అక్కడికి వెళ్లి వచ్చేవాడు. అందులో భాగంగానే శుక్రవారం పొలానికి వెళ్లి చీకటి పడినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. శనివారం ఉదయం అటు వైపు పొలాలకు వెళ్లిన రైతులు నీటి కుంటలో మృతదేహం తేలియాడుతుండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, కుమారుడు ఏసన్న ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తూ కాలు జారీ పడి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వెస్ట్‌జోన్ ప్రీపరేడ్‌కు ఎంపిక


పరుగు పోటీల్లో పాల్గొన్న వలంటీర్లు

కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయంలో జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్) వెస్ట్ జోన్ ప్రీపరేడ్ ఎంపికలు శనివారం ఆర్‌యూలో జరిగాయి. ఎన్‌ఎస్‌ఎస్ ప్రాంతీయ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో వలంటీర్లకు పరుగుపందెం, కవాతు, ఇంటర్వ్యూలు నిర్వహించారు. వర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి.నాగరాజు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్‌టీకే నాయక్ ఆదేశాల మేరకు వర్సిటీలో వెస్ట్‌జోన్ ప్రీ పరేడ్ ఎంపికలు జరిగాయన్నారు. ఎంపికలో పాల్గొనేందుకు స్పెషల్ క్యాంపు నిర్వహించిన ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లకు మాత్రమే అర్హత ఉందన్నారు. ఎంపికలో రాయలసీమ విశ్వవిద్యాలయ యూనిట్‌తో పాటు నగరంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల, సెయింట్ జోసెఫ్ మహిళా డిగ్రీ కళాశాల, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలల యూనిట్లు పాల్గొన్నాయన్నారు. మొత్తం 50 మంది వలంటీర్లు పాల్గొనగా ఇద్దరిని తదుపరి స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరిని మహారాష్ట్రలో జరిగే ముందస్తు కవాతుకు పంపుతామని చెప్పారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ వెంకటరత్నం, డాక్టర్ విజయుడు, డాక్టర్ నాగచంద్రుడు, శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు.


వలంటీర్లకు సూచనలిస్తున్న ఎన్ఎస్ఎస్ అధికారులు

రాష్ట్రస్థాయి ఆట్యా-పాట్యా పోటీలు ప్రారంభం


మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి


పోటీల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన వివిధ జిల్లాల జట్లు

కర్నూలు (టౌన్) : స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్ డోర్ స్టేడియంలో 9వ రాష్ట్రస్థాయి జూనియర్ ఆట్యా-పాట్యా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలతోనే క్రీడాకారులకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. క్రీడల ద్వారా ఎంతోమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఓడిన వారు మరింత సాధన చేసి రాబోయే పోటీల్లో విజేతలుగా నిలవాలన్నారు. క్రీడల్లో ప్రతిభ చాటిన వారికి మంచి గుర్తింపు రావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆట్యా-పాట్యా సంఘం సీఈఓ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి సాయిచరణ్, జిల్లా సంఘం అధ్యక్షుడు నాగరత్నమయ్య, బాలపవన్ తదితరులు పాల్గొన్నారు.

అన్సర్, కృష్ణ డైమండ్ ఎగ్జిబిషన్ ప్రారంభం


ఎగ్జిబిషన్‌లో ఆభరణాలను తిలకిస్తున్న ప్రజలు

నంద్యాల(అర్బన్): పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్‌లో శనివారం అన్సర్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో కృష్ణ డైమండ్ ఎగ్జిబిషన్‌ను రాష్ట్ర మంత్రి ఫరూక్, ఎంపీ శబరి, బీసీ జనార్థన్‌రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్సర్ జ్యువెలర్స్ అధినేతలు అన్సర్‌బాషా, అమీర్ బాషాలు మాట్లాడుతూ ఈనెల 14, 15, 16 తేదీల్లో కృష్ణ డైమండ్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని, ఇందులో ఎన్నో ఆకర్షణీయమైన డిజైన్లు, తక్కువ ధరల్లో డైమండ్ ఆభరణాలు లభిస్తాయని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి రూ.20వేలు డైమండ్ ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ ఓచర్ ఇవ్వడం జరుగుతుందని, ఈ గిఫ్ట్ ఓచర్ బంపర్ డ్రాలో గెలుపొందిన వారికి రూ.5లక్షల విలువైన కారును అందజేస్తామన్నారు. మొదటి రోజు ఎగ్జిబిషన్‌ను ప్రజలు విశేషంగా ఆదరించారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఫిరోజ్, అన్సర్ జ్యువెలర్స్ సిబ్బంది, కృష్ణ డైమండ్ సిబ్బంది ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సెలవు రోజుల్లోనూ పని చేయాల్సిందే !

- ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారుల హుకుం
- ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు


ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు

కర్నూలు(అర్బన్): వరుసగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం మిలాద్‌నబీ సెలవులు వచ్చాయి. అయితే ఆర్‌డబ్ల్యూఎస్ ఉద్యోగులకు మాత్రం సెలవులు లేవు. ఈ శాఖకు సంబంధించి జిల్లా స్థాయిలోని పర్యవేక్షక ఇంజినీరుతో పాటు నాల్గవ తరగతి ఉద్యోగుల వరకు సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గత నెలలో కూడా రెండో శనివారం, ఆదివారం విధులు నిర్వహించారు. ప్రస్తుతం మూడు రోజుల సెలవులను కూడా వారు కార్యాలయాల్లోనే గడుపుతున్నారు. పల్స్ సర్వే ఫార్మెట్లు పంపాలని ఈఎన్‌సీ నుంచి మౌఖిక ఆదేశాలు జిల్లా అధికారులకు అందాయి. ఈ నేపథ్యంలో ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేస్తున్న ఇంజినీర్లు, మినిస్ట్రీరియల్ ఉద్యోగులందరూ సెలవు రోజుల్లో కూడా పనిచేస్తున్నారు. పల్స్ సర్వే, జేజేఎం పనులు, ప్రతి వ్యక్తికి 55 ఎల్‌పీసీ నీరు అందిస్తున్నారా? తదితర అంశాలపై ఈ నెల 17న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా, సెలవు రోజుల్లో కూడా ఫార్మెట్లను పంపించే పనిలో ఇంజినీర్లు, ఉద్యోగులు నిమగ్నమయ్యారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపేందుకు కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన చెందుతున్నారు.

స్వార్థానికి చెక్‌డ్యామ్ ధ్వంసం

- జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌కు ఫిర్యాదు


ధ్వంసమైన చెక్‌డ్యామ్

కర్నూలు(అగ్రికల్చర్)/కల్లూరు: జలాలతో నిండుగా కళకళలాడుతున్న చెక్‌డ్యామ్‌ను ఓ వ్యక్తి ట్రాక్టరుతో ధ్వంసం చేశాడు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ అమరనాథ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కల్లూరు మండలం చిన్నటేకూరు, పెద్దటేకూరు గ్రామాల హద్దులలో ఉన్న గొర్లవాగు వంకకు రెండు వైపుల జిల్లా నీటియాజమాన్య సంస్థ వాటర్‌షెడ్ నిధులతో చెక్‌డ్యామ్ నిర్మించింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ చెక్‌డ్యామ్ పూర్తిగా నిండి పారుతోంది. దీంతో బావులు, బోర్లలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. వీటి కింద మల్లెతోటలు, ఇతర ఉద్యాన పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. చెక్‌డ్యామ్‌లో ఉన్న నీటితో పశువులు, సన్న జీవాలు దాహార్తిని తీర్చుకుంటున్నాయి. చెక్‌డ్యామ్‌లో నీరు ఎక్కువై తన పొలాన్ని ముంచెత్తుతోందనే కారణంతో ఓ వ్యక్తి వారం రోజుల క్రితం ట్రాక్టరుతో చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేశాడు. దీంతో చెక్‌డ్యామ్‌లో చుక్కనీరు మిగలకుండా వృథాగా వెళ్లిపోయింది. చెక్‌డ్యామ్‌ను ఉద్దేశ్యపూర్వకంగా ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ చిన్నటేకూరు, పెద్దటేకూరు రైతులు జిల్లా నీటియాజమాన్య సంస్థ పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్రంగా విచారణ జరిపించాలని పీడీ నిర్ణయించారు. వాటర్‌షెడ్స్ అదనపు పీడీ మాధవీలతను విచారణ అధికారిగా నియమించారు.

ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం

- ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు



మాట్లాడుతున్న హృదయరాజు

కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు అన్నారు. ఏపీటీఎఫ్ ఆవిర్భవించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కర్నూలు జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జిల్లా విద్యా-వైజ్ఞానిక మహాసభలు నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉపాధ్యాయులు స్వేచ్ఛగా బోధన చేసే పరిస్థితులు లేవన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పని సర్దుబాటు ప్రక్రియ సాధ్యం కాలేదని, ప్రభుత్వం మూడు వేల అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను తక్షణమే మంజూరు చేయాలన్నారు. ముఖ్య అతిథిగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. 117 జీఓ రద్దు గురించి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. జిల్లాలో విద్య, వైద్యం, సాగు, తాగు నీటి సమస్యల పరిష్కా రం కోసం చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఏపీటీఎఫ్ చేసిన పోరాటాలను అభినందించాల్సిందేనని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. అనంతరం ఐఫియా జాతీయ చీఫ్ పాట్రాన్ కె.సుబ్బారెడ్డి పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తి-విపరీత ధోరణులు-పరిష్కారాలు అనే అంశంపై వివరించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్.ఇస్మాయిల్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభల్లో ఏపీటీఎఫ్ పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కుల శేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మధుసూదన్ రావు, మహమ్మద్ రఫీ, కర్నూలు జిల్లా విభాగం కార్యదర్శి మారియానందం, ఏపీ పీఈటీ, పీడీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, చందు నాయక్, ఎంఈఓల అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, ఆర్‌యూపీపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్రుడు, ఎన్‌టీఏ జిల్లా అధ్యక్షుడు కృష్ణ, ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాధవస్వామి, ఎన్.శ్రీనివాసులు, ఇతర నాయకులు టీవీ రామకృష్ణ, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.